క్లుప్తంగా

విద్యుత్ సమస్యలపై రేపు లోకల్ కోర్ట్

దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు సబ్‌స్టేషన్‌లో 10వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు ఏర్పాటు చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వినియోగదారుల ఫోరం చైర్ పర్సన్ ఎన్వీ వేణుగోపాల చారి మంగళవారం ఓ ప్రకటలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల మండలంలో వినియోగదారులు, రైతులు ఈ లోకల్ కోర్టులో రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు, వినతులను అందించవచ్చని తెలిపారు.

స్వయంశక్తితో ఎదగాలి

కరకగూడెం: స్వయంశక్తితో మహిళలు విజయం సాధించి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలని కరకగూడెం ఎంపీడీఓ కుమార్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన 'మహిళా శక్తి సంబరాల'కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన యూనిఫామ్స్‌ను సకాలంలో నాణ్యతతో కుట్టి అందించిన మహిళా సంఘాల సభ్యులను అభినందించారు.ఏపీఎం త్రిగుణ, ఎంపీఓ మారుతీ యాదవ్, సీసీలు, వీవోలు పాల్గొన్నారు.

13న సమర శంఖారావం

భద్రాచలంటౌన్: భద్రాచలం వేదికగా ఈనెల 13వ తేదీన బీసీల సమర శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్, కొడగాని శ్రీనివాస్, సమ్మయ్య, మీనా, సాంబయ్య, వెంకట్రావు, సతీష్ కుమార్, సాంబశివరావు, వీరబాబు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్ ఏర్పాటుపై హర్షం

దుమ్ముగూడెం: మండలంలోని సీతారాంపురం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమాచినేని వినీల్ తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నటరాజ స్వామి, జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ కనుబుద్ది దేవా, నాయకులు శిరపు అప్పల రెడ్డి, సందీప్ రెడ్డి, మద్దిరామిరెడి, వర్షా శివరామకృష్ణ, గంటల ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

పంటల పరిశీలన

మణుగూరురూరల్: మండల పరిధిలోని గుట్టమల్లారంలో క్యూఎస్‌ఈవీ(నాణ్యమైన విత్తనాలు ప్రతి గ్రామానికి పథకం), జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా రాయితీపై పంపిణీ చేసిన పెసర, కంది విత్తనాలతో సాగు చేసిన పంటలను మంగళవారం మణుగూరు ఏఈఓ కొమరం లక్ష్మణ్‌రావు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం సీఆర్‌పి కోంద్రు మల్లేష్, గ్రామరైతులు భవాని, లక్ష్మయ్య పాల్గొన్నారు.

మెరుగైన సేవలు అందించాలి

అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు, జ్వర పీడితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్‌డి.జాకీర్ కోరారు. మంగళవారం అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సీపీఐ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మాట్లాడారు. సీపీఐ నాయకులు ఎస్‌డి.సలీం, గన్నిన రామకృష్ణ, నూకవరపు విజయ్‌కాంత్, ముళ్లగియయి, కలపాల రమేష్, తానికొండ బ్రహ్మయ్య, ఎండి.మున్నా, షేక్ జాన్‌పాషా, రాజు, పోచయ్య, చెన్నారావు పాల్గొన్నారు.

స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ

కరకగూడెం: మండలంలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొరంవారి గుంపు గ్రామంలోని జీపీఎస్ పాఠశాలలో గూంజ్ సంస్థ సహకారంతో 'ఆధార్ సంస్థ'ఆధ్వర్యంలో 12 మంది విద్యార్థులకు మంగళవారం స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీని ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ పంపిణీ చేశారు.

జీపీ ఉద్యోగి మృతిపై సంతాపం

దమ్మపేట: దమ్మపేట గ్రామపంచాయతీలో 25ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో గుమస్తాగా పనిచేస్తున్న పందేటి చెన్నారావు(53) గుండెపోటుతో మృతి చెందాడు. దమ్మపేటలోని మార్కెట్ యార్డ్ వీధిలో నివాసముండే ఆయన మంగళవారం ఉదయం విధులకు బయలుదేరుతుండగా ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పాడు. దీంతో ఆయనను కుమారుడు రాము బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో కిందపడడంతో ఆటోలో దమ్మపేట ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, చెన్నారావు మృతిపై జీపీ ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

బీమా చెక్కు పంపిణీ

చంద్రుగొండ: మండలంలోని గానుగపాడు సహకార పరపతి సంఘంలో సభ్యురాలైన తిప్పనపల్లి గ్రామవాసి మహిళా రైతు సీత మృతి చెందగా.. కుమారుడు గుగులోతు కృష్ణకు రూ.50 వేల బీమా చెక్కును సొసైటీ చైర్మన్ చెవుల చందర్‌రావు మంగళవారం అందించారు. మృతురాలికి సొసైటీలో బీమా ఉంది.

జనహృదయ నేత వైఎస్‌ఆర్

ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అభిమానులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్‌చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీల్లో చిన్నారులకు స్వీట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పలువురు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, 108 వంటి పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్‌ఆర్ అని కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి పనులను, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు.

– సాక్షి నెట్‌వర్క్


బూర్గంపాడు: సారపాకలో వైఎస్ విగ్రహం వద్ద నాయకుల నివాళి..


ములకలపల్లి: కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ


మణుగూరుటౌన్: వైఎస్‌ఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు


భద్రాచలంటౌన్: వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్


పినపాక: బయ్యారం క్రాస్ రోడ్‌లో కాంగ్రెస్ నాయకుల నివాళి..


దుమ్ముగూడెం: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తూ..


దమ్మపేటలో కేక్ కట్ చేస్తున్న వైఎస్‌ఆర్ అభిమానులు


చర్ల: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో నాయకులు


చంద్రుగొండ: కాంగ్రెస్ నాయకుల నివాళి..


పినపాక: బయ్యారం సెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న అభిమానులు

'ఎర్ర జెండా.. పేదోడికి అండ'


కరకగూడెం: సమావేశంలో మాట్లాడుతున్న సాబీర్ పాషా

కరకగూడెం: ఎర్ర జెండా పేదోడికి అండని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 3వ మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ఎవరితోనైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 12 మందితో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.మండల కార్యదర్శిగా వరుసగా మూడో సారి వంగరి సతీష్,సహాయ కార్యదర్శిలుగా బోడ ముత్తయ్య, బుడుగం సతీష్, కమిటీ సభ్యులుగా మరికొందరిని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య నాయకులు లక్ష్మీకుమారి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ మృతి


బ్రహ్మారెడ్డి

బూర్గంపాడు: ప్రగతి విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, ప్రైవేట్ పాఠశాలల జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సానికొమ్ము బ్రహ్మారెడ్డి(65) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విప్లవ భావజాలం కలిగిన ఆయన.. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో కొనసాగారు. ఆపై తన పంథా మార్చుకుని నాగినేనిప్రోలులో ప్రగతి విద్యానికేతన్‌ను స్థాపించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పూర్వ విద్యార్థులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన చివరి కోరిక మేరకు మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం కొత్తగూడెం మెడికల్ కళాశాలకు అందించారు. కళ్లను ఖమ్మం ఐ బ్యాంకు వైద్యులు సేకరించారు. ఆయన మృతికి సంతాపంగా మంగళవారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.

'మినుము' సాగు చేయాలి

అశ్వారావుపేటరూరల్: వానాకాలం సీజన్ నేపథ్యంలో ఆసక్తి ఉన్న రైతులు మినుము పంటను సాగు చేసేందుకు ముందుకు రావాలని అశ్వారావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు(ఏడీఏ) పీ రవి కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం మాట్లాడుతూ.. జాతీయ ఆహార భద్రత, పోషణ పథకంలో భాగంగా అశ్వారావుపేట డివిజన్‌కు మినుము విత్తనాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం మినుము విబియన్ అనే రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ రకం మినుములు యల్లో మోసాయిక్ అనే వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంటుందని వెల్లడించారు.

నల్ల చట్టాల రద్దే లక్ష్యం

దుమ్ముగూడెం: నాలుగు లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయించడమే తమ లక్ష్యమని, ఈ మేరకు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం వైయస్ భవన్‌లో జరిగిన వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా.. వెంకటేశ్వర్లు మాట్లాడారు. సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్, సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు కారం పుల్లయ్య, బుల్లోజు వేణు, మర్మం చంద్రయ్య కొరసా చిలకమ్మ, జీలకర్ర పద్మ, ఎలమంచి శ్రీనుబాబు పాల్గొన్నారు.

మణుగూరుటౌన్: కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే నాలుగు లేబర్‌కోడ్‌లు ఉపసంహరించుకోవాలని ఏరియా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కేపీయూజీ, ఓసీ–4, ఏరియా స్టోర్స్, జేఏసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు.


మణుగూరుటౌన్: అభివాదం చేస్తున్న కార్మిక సంఘాల జేఏసీ నాయకులు

ఐఎన్‌టీయూసీ నాయకులు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాలకు జేఏసీ నాయకులు ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యూనియన్ల నాయకులు రాంగోపాల్, అబ్దుల్ రవూఫ్, రామనర్సయ్య, మేకల ఈశ్వర్, బ్రహ్మచారి, వెంకటరత్నం, సాంబశివరావు, నాగెల్లి వెంకట్, పవన్, అశోక్, నరేశ్, గంగాధర్ పాల్గొన్నారు.

చిన్నారి చదువుకు భరోసా

మణుగూరుటౌన్: భరోసా వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యురాలు లీల సింగరేణి స్కూల్‌లో చదువుతున్న చిన్నారికి అండగా నిలిచారు. ఆర్థికంగా వెనుకబాటులో ఆ విద్యార్థిని స్కూల్ ఫీజును అందించారు. మంగళవారం ఫీజును సంబంధిత పాఠశాలకు అందజేశారు. గతేడాది ఒక నిరుపేద విద్యార్థికి కూడా ఏడాది ఫీజును అందించినట్లు భరోసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎండి.అమీనుద్దీన్, కమిటీ సభ్యురాలు స్వరూపరాణి తెలిపారు.

వైద్యశిబిరం

మణుగూరురూరల్: మున్సిపాలిటీ పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన పెద్దిపల్లిలో మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్ నిశాంత్‌రావు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. పలు ఆరోగ్య సూచనలు చేశారు. తొలుత గ్రామంలో ఇంటింటికీ సందర్శించి జ్వరపీడితుల నుండి రక్తనమూనాలు సేకరించి ఆర్‌డీటీ పరీక్షలు చేశారు. ఎవరికీ మలేరియా నిర్ధారణ కాలేదు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది రాంప్రసాద్, శైలజ, వెంకటమ్మ, రోజా తదితరులు పాల్గొన్నారు.

కూలిన గోడ పరిశీలన

భద్రాచలంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ భద్రాచలం భద్రతకు భరోసా లేకుండా పోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఇటీవల కరకట్ట మీద ఉన్న రక్షణ గోడ కూలిన ప్రదేశాన్ని మంగళవారం సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మచ్చ మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంబి.నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మచారి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

శాంక్షన్ పోస్టులు మంజూరు చేయండి

మణుగూరురూరల్: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మణుగూరులో శాంక్షన్ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్–1535 ఆధ్వర్యంలో మంగళవారం ప్లాంట్ సందర్శనకు విచ్చేసిన జెన్‌కో డైరెక్టర్ వై.రాజశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రీజినల్ అధ్యక్షుడు వి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచందర్, సెంట్రల్ కమిటీ నాయకులు ఏ.వెంకటేశ్వర్లు, బి.జార్జ్‌లు మాట్లాడుతూ.. శాంక్షన్ పోస్టులను మంజూరు చేయడం వలన పలువురు కార్మికులకు పదోన్నతులు లభిస్తాయన్నారు. నాయకులు పుల్లారావు, చాట్ల రత్నాకర్, సీహెచ్ వెంకటేశ్వర్లు, జీ.రవికుమార్, అనిల్, ఎస్.వీరబాబు, బి.నరసింహారావు, ముత్యాలరావు పాల్గొన్నారు.

దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు


ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరుటౌన్: ఇందిరమ్మ ఇళ్లను దశలవారీగా, రాజకీయాలకతీతంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని గుట్టమల్లారంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 14 పంచాయతీల్లోని 250 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మరోవైపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్‌శాఖ అధికారులతో ఇల్లెందు గెస్ట్‌హౌజ్‌లో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఇక, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలోని సంతోష్‌నగర్ అటవీ విభాగ కార్యాలయం వద్ద ఎఫ్‌డీఓ సయ్యద్ మక్సూద్, అటవీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ప్రభుత్వ అధికారులు, మండల నాయకులు నవీన్, శివసైదులు, సౌజన్య, తరుణ్‌రెడ్డి, సతీష్, చైతన్య నాయుడు, కూచిపూడి బాబు, నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

అశ్వారావుపేటరూరల్: మండలంలోని నల్లబాడు, పండువారిగూడెం, అనంతారం, గాండ్లగూడెం, నారాయణపురం, కోయ రంగాపురం, ఆశివారిగూడెం, కొత్తూరు, నందిపాడు, ఆసుపాక, వినాయకపురం గ్రామాల్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఆయా గ్రామాల్లో ఐటీడీఏ నిధులు రూ.43 లక్షలతో నిర్మించిన 8 సీసీ రోడ్లు, గాండ్లగూడెంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనం, కోయ రంగాపురంలో జీపీఎస్ పాఠశాలకు రూ.8లక్షలతో నిర్మించిన ప్రహరీ, నందిపాడు పాఠశాల్లో రూ.9.99 లక్షలతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కుడుములపాడు పాఠశాలకు మేము సైతం స్వచ్ఛంద సేవాసంస్థ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందించిన నోట్ బుక్స్, పెన్నులు, బూట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే తన పుట్టిన రోజు వేడుకలను పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేకులు అందించి, మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రదీప్‌కుమార్, తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఐటీడీఏ డీఈఈ బాపనయ్య, ఏఈ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తుమ్మా రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, చెన్నారెడ్డి, సత్యనారాయణ, మిండా హరి, దివాకర్ పాల్గొన్నారు.

యూరియా అధిక వాడకంతో కాలుష్యం

గుండాల: ఖరీఫ్‌లో సాగు చేస్తున్న పంటలకు అవసరం మేరకే యూరియా వాడాలని, విచక్షణారహితంగా వాడితే నీటిలో కరిగిపోయి నీటి, గాలి కాలుష్యం ఏర్పాడుతుందని వ్యవసాయ శాఖ అధికారి వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా ఎక్కువ వాడిన చేన్ల వద్దకు చీడపీడలు ఎక్కువ అవుతాయని, 3, 4 దఫాలుగా మాత్రమే యూరియా వేయాలని సూచించారు.

చెరువు నిండాలని పూజలు


తుమ్మలచెరువు వద్ద పూజలు చేస్తున్న రైతులు

అశ్వాపురం: తుమ్మలచెరువు నిండాలి, పంటలు సమృద్ధిగా పండాలని మండల పరిధిలోని కాకతీయులకాలం నాటి తుమ్మలచెరువు వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో మొండికుంట గ్రామానికి చెందిన రైతులు ప్రత్యేక పూజలు చేశారు. చెరువు నీటితో స్వామికి అభిషేకం చేసి పులిహోర నిర్వహించారు. ప్రతి ఏడూ తొలకరి పలకరించాక ఇక్కడి రైతులు చెరువు వద్ద అభయాంజనేయస్వామికి పూజలు చేస్తారు.

జీఓ 282ను రద్దు చేయాలి

దుమ్ముగూడెం: కార్పొరేటర్లకు లాభం చేకూర్చుతూ.. కార్మికులను మళ్లీ కట్టు బానిసలు చేసే జీఓ నంబర్ 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శికారం పుల్లయ్య, సీపీఐ మండల కార్యదర్శి బొల్లోజు వేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇరు పార్టీల ఆధ్వర్యంలో ములకపాడు గ్రామంలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్, మర్మం చంద్రయ్య, కొరసా చిలకమ్మ, వంశీకృష్ణ, పద్మ, శ్రీనుబాబు పాల్గొన్నారు.

గంగిరెద్దుకు వినతిపత్రం

దమ్మపేట: దమ్మపేట బస్టాండ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతూ.. స్థానికులు వినూత్న రీతిలో గంగిరెద్దుకు వినతిపత్రం అందజేశారు. ఇదే డిమాండ్‌తో మంగళవారం తొమ్మిదవ రోజు కూడా రిలే నిరాహార దీక్షను స్థానికులు కొనసాగించారు.

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు


ములకలపల్లి: శిశు మందిర్‌లో కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

దమ్మపేట/ములకలపల్లి/చంద్రుగొండ: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. దమ్మపేట మండలం గండులపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేక్ చేసి, జెడ్పీ పాఠశాలలో మొక్క నాటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందస్తు చర్యలు తీసుకోవాలి


బూర్గంపాడు: గోదావరి వరదలపై అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్ సూచించారు. మంగళవారం తహసీల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గోదావరి వరదల సమయంలో స్థానిక అధికారులు అందుబాటులో ఉండాలని, వరద పరిస్థితులను గమనించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వరద ముంపు ప్రాంతాలను ముందుగా గుర్తించి వారికి పునరావాస ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, ఎస్‌ఐ నాగబిక్షం, ఎంఈఓ యదుసింహరాజు, డిప్యూటీ తహసీల్దార్ రషీద్, విద్యుత్‌శాఖ ఏఈ ఉపేందర్ పాల్గొన్నారు.

మరమ్మతులు చేపట్టాలి

దుమ్ముగూడెం: తాలిపేరు ప్రధాన కాలువ అనేక చోట్ల గండిపడి ఉందని, మరమ్మతులు చేసి చివరి భూములకు సాగునీరందించాలని బీఆర్ఎస్ డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బండిరేవు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాలిపేరుప్రాజెక్టు అభివృద్ధి పనులు, మండలంలోని ప్రగళ్లపల్లి వద్ద గోదావరిపై లిఫ్ట్ నిర్మాణ పనులు చేపట్టాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ నాయకత్వంలో ఈ నెల 11వ తేదీన వేలాది మందితో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు నాయకుడు సాగిరాజు శ్రీనివాసరాజు, చర్ల, దుమ్ముగూడెం మండలాల నాయకులు కణితి రాముడు, దొడ్డి తాతారావు, ఎండి.జానీపాషా, ఐనవోలు పవన్‌కుమార్, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి పీఏసీఎస్ డైరెక్టర్‌లు పాల్గొన్నారు.

తండాల్లో సీత్లా పండుగ


చంద్రుగొండ: ముత్యాలమ్మ దేవతకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న గిరిజనులు


గుండాల: నర్సాపురం తండాలో పేగులపై పశువులను దాటిస్తున్న దృశ్యం

గుండాల: పశు సంపద సమృద్ధిగా విరజిల్లాలని, విరివిగా వానలు కురిసి పాడిపంటలు పండాలని కోరుతూ.. మండలంలోని పలు తండాల్లో సీత్లా భవాని వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు నర్సాపురం, రోళ్లగడ్డ తండా, జగ్గుతండా మహిళలు ప్రత్యేక పూజలతో, ఏడు రకాల వంటలను తయారు చేసి, తలలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో ఊరేగింపు చేశారు. గ్రామ పొలిమేరల్లో ప్రతిష్ఠించిన కులదైవాలు సీత్లా, మేరమా, తుల్జా, ఇంగ్లాజ్, మంత్రాల్, ద్వాల్ అంగాల్, అంబా వాని వద్దకు వెళ్లి నైవేద్యంగా సమర్పించారు. పోతురాజు దేవుడి వద్ద మేకలను, కోళ్లను బలిచ్చారు. వంటలను పశువులపై చల్లి(పొలి)ఆరాధించారు. పశువులను పేగులపై దాటించి గండాలను, రోగాలను తొలగించాలని, పశుసంపత పెరగాలని వేడుకున్నారు. లంబాడా బాషలో పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేశారు.

చంద్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో మంగళవారం సీత్లా పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. లంబాడా గిరిజనులతోపాటు గ్రామస్తులు కలిసి గ్రామశివారులోని ముత్యాలమ్మ దేవత వద్దకు నృత్యాలతో ప్రదర్శనగా చేరుకున్నారు. ఆషాఢమాసంలో గిరిజనులు సీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.